క్లుప్తంగా

సత్య, వంశీలకు అభినందనలు



వంశీ, సత్యవతిలను అభినందిస్తున్న జీవీ రావు

రామచంద్రపురం: ఇటీవల జరిగిన ఎస్‌ఐ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో ఎస్‌ఐ పోస్టు సాధించిన మోడరన్ విద్యాసంస్థల పూర్వవిద్యార్థులు మేడిశెట్టి లక్ష్మి సత్యవతి, కారుమూరి సూర్యవంశీలను మోడరన్ విద్యాసంస్థల అధినేత జి.వి.రావు అభినందించారు. శుక్రవారం విద్యా సంస్థల్లో నిర్వహించిన కార్యక్రమంలో రావు మాట్లాడుతూ తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐలుగా సెలెక్ట్ అయిన సత్య, సూర్యవంశీ ఇరువురు మోడరన్ విద్యాసంస్థల్లో చదవడం ఆనందదాయకమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నతమైన హోదా పొందే ప్రతిభ ఇరువురికి ఉందని అన్నారు. అనంతరం మోడరన్ అకడమిక్ డైరెక్టర్ ఆర్.ఉమాదేవి, సత్య, సూర్యవంశీ మాట్లాడారు.

ఓటరు జాబితా తయారీలో బీఎల్‌ఓలు బిజీ



కపిలేశ్వరపురంలో చర్చిస్తున్న రెవెన్యూ అధికారులు

కపిలేశ్వరపురం: పారదర్శకంగా నూతన ఓటరు జాబితా తయారీలో బీఎల్‌ఓలు నిమగ్నమయ్యారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఓటరు జాబితా రూప కల్పనపై చర్చించారు. దరఖాస్తులను ఆన్‌లైన్ చేశారు. శనివారం సైతం ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగునున్నది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 22న నూతన ఓటరు జాబితా విడుదల చేస్తామని 19 గ్రామాల బీఎల్‌ఓలు తెలిపారు.

కులగణన సర్వే ప్రారంభం



అంగరలో కులగణన వివరాలను నమోదు చేస్తున్న సచివాలయ ఉద్యోగులు

కపిలేశ్వరపురం: మండలంలోని 19 గ్రామాల్లో శుక్రవారం కులగణన కార్యక్రమం ప్రారంభమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీఓ ఎం.రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేశారు. కోరుమిల్లి, వాకతిప్ప, కాలేరు, పడమర ఖండ్రిక, అంగర, కపిలేశ్వరపురం తదితర గ్రామాల్లో సర్వే చేశారు. మండలంలో 19 గ్రామాలకు గాను 314 క్లస్టర్ల పరిధిలో 23,497 ఇళ్ళకు వెళ్ళి 64,586 మంది సామాజికవర్గ వివరాలను నమోదు చేయాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కాగా తొలి రోజు 45 క్లస్టర్ల పరిధిలో సర్వే చేశారు. ప్రణాళికాబద్ధంగా సర్వేను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి తెలిపారు.

నేడు మండపేటకు చంద్రబాబు

కపిలేశ్వరపురం (మండపేట): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం మండపేటలో జరిగే 'రా.. కదలిరా..' జిల్లావ్యాప్త బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.55 గంటలకు మండపేట బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు హెలికాప్టర్‌లో ఆయన చేరుకుంటారు. 3.10 గంటలకు ఆలమూరు రోడ్డులోని బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రసంగిస్తారు. 4.30 గంటల వరకూ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌లో బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు.

అంగన్‌వాడీల ఆందోళన

కపిలేశ్వరపురం: డిమాండ్ల సాధన కోసం కపిలేశ్వరపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీలు మండపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కొద్ది రోజులుగా తాము చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి డిమాండ్లను పరిష్కరించాలని పలు ప్రజా సంఘాల నేతలు కోరారు. వారు దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం మండలాల అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

ఏపీలో ఇకపై జోరుగా కాంగ్రెస్ కార్యకలాపాలు

కపిలేశ్వరపురం (మండపేట): ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కామన ప్రభాకరరావు అన్నారు. మండపేటలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ యువత కాంగ్రెస్ వైపు ఆలోచన చేస్తున్న నేపథ్యంలో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానున్నదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జాన్‌మోసే

మలికిపురం: బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా విశ్వేశ్వరాయపురం గ్రామానికి చెందిన బూసి జాన్‌మోసేను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు కుసుమ వెంకటేశ్వరరావు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు జాన్ మోసే శుక్రవారం తెలిపారు.

నిర్లక్ష్యం వద్దు

- రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యమే..
- మానవ తప్పిదాలకు నిండు ప్రాణాలు బలి
- చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు
- ఫిబ్రవరి 14 వరకూ రహదారి భద్రత మాసోత్సవాలు
- క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు

కపిలేశ్వరపురం: కొందరికి ప్రయాణం ఆహ్లాదం.. మరికొందరికి అవసరం... చాలామందికి జీవనాధారం. కేవలం చిన్నపాటి నిర్లక్ష్యం.. నిండు ప్రాణాన్ని బలిగొంటే..! జీవితానికి అదే చరమాంకం అవుతుంది. అందుకే వాహనం నడిపేటప్పుడు.. కేవలం వారి ప్రాణమే కాదు, వారిపై ఆధారపడిన కుటుంబాన్నీ మరువకూడదు. తమ ప్రాణంగా భావించే కుటుంబం చిరనవ్వును.. ఆ మోముపై నుంచి చెరిపే ×నిర్లక్ష్యపు₹ పని ఎప్పటికీ చేయకూడదు. కేవలం చిన్న నిర్లక్ష్యంతో జరిగే రహదారి ప్రమాదాలు అనేక కుటుంబాలను ఛిద్రం చేయడాన్ని అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. కాస్తంత అప్రమత్తంగా వ్యవహరిస్తే.. ఇలాంటి ఘటనలను నిలువరించవచ్చు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 15 వరకూ జరిగే జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ కథనం.

మాసోత్సవాలు ఇలా..

పోలీసు, రోడ్డు రవాణా శాఖల సంయుక్తాధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాలు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్నారు. రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లోని వాహన రంగానికి చెందిన సమూహాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రోడ్డు ప్రయాణ నియమ నిబంధనలను వివరిస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది.

రహదారి ప్రమాదాల్లో సుమారుగా 44 శాతం మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నట్టు గుర్తించారు. 74 శాతం ప్రమాదాలు అతివేగం కారణంగా జరిగినట్టు నిర్ధారించారు. వేగ నియంత్రణ కోసం ప్రభుత్వం ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగిస్తూ, ప్రమాదాల నివారణకు కృషి చేస్తోంది.

రెండు నియోజకవర్గాల్లో ప్రమాదాలిలా..

కోనసీమ జిల్లాలో గతేడాది మొత్తం 536 ప్రమాణాలు జరగ్గా, 164 మంది మరణించారు. మరణానికి కారణమైన ప్రమాదాలు 152, తీవ్ర గాయాలకు కారణమైనవి 95, స్వల్ప గాయాలకు కారణమైనవి 289 ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది జూన్ 3న వెల్ల గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మారేడుబాక వంతెన వద్ద గతేడాది డిసెంబర్ 3న 11 ఏళ్ల మాడెం ప్రవీణ్ కారు ఢీకొని మృతి చెందాడు. అదే ఏడాది జనవరి 3న వెంకటాయపాలెం వంతెన వద్ద గ్రామానికి చెందిన ఇద్దరు.. మోటారు బైక్ జారి పడడంతో గాయపడ్డారు. జనవరి 14న పసలపూడి-మాచవరం రోడ్డులో కోళ్ల ఫారం వద్ద ధాన్యం లోడు ట్రాక్టరు బోల్తా పడింది.



టేకి-అంగర రహదారిపై ఢీకొన్న కారు, ఆటో (ఫైల్)

పట్టణాల్లో పెరిగిన వాహనాల తాకిడి

డివిజన్ కేంద్రమైన రామచంద్రపురం పట్టణానికి సమీపాన రామచంద్రపురం రూరల్, కె.గంగవరం, కాజులూరు, రాయవరం, కపిలేశ్వరపురం, మండపేట, అనపర్తి, పెదపూడి మండలాల్లో 192 గ్రామాలున్నాయి. పట్టణంలో డివిజన్ కార్యాలయంతో పాటు డీఎస్పీ, విద్యుత్ డీఈ కార్యాలయాలు, కోర్టు, ఏరియా ఆస్పత్రులతో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. పట్టణానికి చేరువగా వీఎస్ఎం, కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలు, వీఎస్ఎం, మోడరన్ వికాస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, మరో ఐదు జూనియర్ కళాశాలలు, 14 ప్రైవేటు, 14 ప్రభుత్వ ప్రాథమిక, ఏడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు న్నాయి. మండపేట పట్టణం సమీపంలో విస్తారంగా కోళ్లఫారాలు, రైసు మిల్లులు, పరిశ్రమలు, విద్యాలయాలు విస్తారంగా ఉన్నాయి. రామచంద్రపురం, మండపేట పట్టణాలు రెండూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉండటంతో నిత్యం రాకపోకలతో వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది.



నిర్లక్ష్యాన్ని వీడాలి

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడమే అని తేలింది. మరీ ముఖ్యంగా వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడం, పరిమితికి మించి వాహనంపై ప్రయాణాలు సాగించడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. నిర్లక్ష్యాన్ని వీడటం ద్వారా ప్రమాదాలను నిలువరించవచ్చు.

– జి.చంటి, ఎస్సై, అంగర, కపిలేశ్వరపురం

ప్రమాదాల నివారణ ఇలా..

- రోడ్డు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలి.
- ద్విచక్ర వాహనాన్ని నడిపేవారు, బైక్‌పై కూర్చున్నవారు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలి.
- కారులో నడిపేవారు, కూర్చున్నవారు విధిగా సీటు బెల్ట్ ధరించాలి. – అలసట చెందిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు వాహనాలను నడపకుండా ఉండటం శ్రేయస్కరం.
- భారీ వాహనాలు నడిపేవారు తరచూ, అవసరమైన మేరకు విశ్రాంతి తీసుకోవాలి.
- వాహనాన్ని నడిపేవారు సెల్‌ఫోన్ మాట్లాడరాదు.

జగనన్న ఆరోగ్య సురక్షతో పేదలకు మేలు



టేకిలో కళ్లజోడు అందజేస్తున్న సర్పంచ్ నాగమణి



ఉప్పుమిల్లిలో రోగులకు మందుల కిట్లు అందిస్తున్న నాయకులు, వైద్యులు



సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మణ్

కపిలేశ్వరపురం: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలతో పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని ఎంపీడీఓ ఎం.రామకృష్ణారెడ్డి, టేకి సర్పంచ్ కుక్కల నాగమణి, ఎంపీటీసీ సభ్యురాలు ఉమ్మిడిశెట్టి వీరవేణి అన్నారు. మండలంలోని టేకి గ్రామంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత శిబిరంలో భాగంగా 314 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. శిబిరంలో వాకతిప్ప పీహెచ్‌సీ డాక్టర్ చిట్టూరి రాకేష్ కృష్ణచౌదరి, వైద్య నిపుణులు శర్వాణి (గైనిక్), ఎస్.అభిలాష్ (జనరల్ మెడిసిన్), కోటేశ్వరరావు(ఆప్తాలమిస్ట్) రోగులకు సేవలందించారు. అలాగే 30 మందికి కంటి పరీక్షలు చేశారు. తొలి విడతలో మంజూరైన కళ్లజోళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఎంపీహెచ్‌ఈఓ బిషప్, ఎంపీహెచ్ఎస్ కామేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ పుట్టా రామకృష్ణారావు, కార్యదర్శులు సత్తిబాబు, శ్రీనివాస్, వైద్య ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజారోగ్య పరిరక్షణకు జగనన్న కృషి

కాజులూరు: రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి జగనన్న ఎంతగానో కృషి చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత, ఉప్పుమిల్లి గ్రామ సర్పంచ్ పెంకే సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉప్పుమిల్లి గ్రామ సచివాయం ఆవరణలో అధికారులు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. దుగ్గుదుర్రు పీహెచ్‌సీ వైద్యాధికారి వై.సుప్రియ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు అనూష, స్వాతి, సుప్రియ, సురేఖ తదితర నిపుణులైన వైద్యులు పాల్గొని 351 మంది రోగులకు వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసి కొప్పుశెట్టి కృష్ణమూర్తి, సచివాలయాల సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.



లొల్ల వైద్య శిబిరంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న డాక్టర్ జీఎస్ఎన్‌రెడ్డి

నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం

కె.గంగవరం: ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి అనుసంధానంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని సర్పంచ్ కొప్పిశెట్టి రమణ, ఎంపీటీసీ కొప్పిశెట్టి లక్ష్మణ్ అన్నారు. మండల పరిధిలోని దంగేరు సచివాలయం వద్ద శుక్రవారం రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాట చేసిన సమావేశంలో ఎంపీటీసీ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి, వారికి ఉచితంగా వైద్యం అందించడంతో పాటు సలహాలు, సూచనలు కూడా వైద్య సిబ్బంది ఇస్తారన్నారు. ప్రతి ఒక్కకూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దంగేరు పీహెచ్‌సీ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లొల్లలో 230 మందికి వైద్యం

రాయవరం: ప్రతి ఒక్కరికీ వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ఏర్పాటు చేస్తోందని మండపేట ఏఎంసీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు, ఎంపీపీ నౌడు వెంకటరమణ పేర్కొన్నారు. మండలంలోని లొల్లలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సమావేశంలో సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ చేవా సత్యనారాయణ, చాణక్య ఆస్పత్రి అధినేత డాక్టర్ జీఎస్ఎన్‌రెడ్డి, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. అనంతరం నిర్వహించిన వైద్య శిబిరంలో వైద్యులు జి.గోపీరవితేజ, వి.అనిరుధ్, రమ్యశ్రీలు వైద్య పరీక్షలు చేశారు. గ్రామానికి చెందిన 230 మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.

కౌన్సిలర్ల పార్టీ ఫిరాయింపు దుష్ప్రచారం

- సంక్షేమ పాలనలో పూర్తి సంతృప్తితో ఉన్నాం
- దుష్ప్రచారాన్ని ఖండించిన చైర్ పర్సన్, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు

కపిలేశ్వరపురం (మండపేట): మండపేట పురపాలక సంఘ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పార్టీని వీడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం కేవలం దుష్ప్రచారం మాత్రమేనని, చైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, కో–ఆప్షన్ సభ్యుడు రెడ్డి రాధాకృష్ణ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు శనివారం మండపేట పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన మెప్పు పొందేందుకు ఆ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధి డబ్బు సంచులతో కౌన్సిలర్లను ప్రలోభ పెడుతున్నట్టు సమాచారం ఉందన్నారు. ఆ ధీమాతో కొందరు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పార్టీ మారుతున్నారంటూ నియోజకవర్గంలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో గెలిచిన తమ పార్టీ కౌన్సిలర్లు ఎవ్వరూ పార్టీని వీడే పరిస్థితి లేదన్నారు. వార్డులోని సమస్యలను చెప్పగానే ఎమ్మెల్సీ తోట వెంటనే స్పందించి నిధులు సమకూర్చి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చామని ఆ ప్రజలకు సంపూర్ణ న్యాయం జరుగుతుండగా పార్టీ మారాల్సిన అవసరం ఏమాత్రమూ తమకు లేదన్నారు. ప్రతిపక్ష నాయకుడి డబ్బు ప్రలోభాలకు ఎవరైనా లొంగి పార్టీ మారితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. అలాంటి ఆలోచనను ఎవరైనా చేస్తే ప్రజలిచ్చిన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి వెళ్ళాలని దుర్గారాణి, రాజుబాబు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.



మండపేటలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్ దుర్గారాణి, రాజుబాబు

రైతులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి

కాజులూరు: గ్రామాల్లో దాళ్వా పంట సాగుచేస్తున్న రైతులందరూ తప్పనిసరిగా పంటల నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి వి.అశోక్ అన్నారు. శుక్రవారం గొల్లపాలెం ఆర్‌బికేలో వీఏఏ వనుం రమ్య అధ్యక్షతన జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల గ్రామాల్లో 19,500 ఎకరాల సాగుభూమికి గానూ 17 వేల మంది రైతు ఖాతాలు ఉన్నాయన్నారు. వీరందరూ తప్పనిసరిగా ఆర్‌బీకే సిబ్బందిని సంప్రదించి ఈ క్రాప్ బుక్రింగ్ చేయించుకుని ఈ-కేవైసీ (వేలిముద్రలు) వేయాలన్నారు. లేకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.

పొన్నమండ డ్యామ్ ఎత్తు తగ్గించాలని వినతి

మామిడికుదురు: గోగన్నమఠం గ్రామంతోపాటు ఆ గ్రామ శివారు ముత్యాలపాలానికి సాగునీరు అందించే పొన్నమండ-1 కాలువ డ్యామ్ వద్ద కాలువ కింది భాగంలోని శ్లాబ్ ఎత్తు తగ్గించాలని కోరుతూ స్థానిక రైతులు ఇరిగేషన్ శాఖాధికారులకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కాలువ కింది భాగంలో ఎత్తు పెంచి శ్లాబ్ వేయడం వల్ల కాలువ శివారు ప్రాంతాలకు సాగు, తాగునీరు, పశువులకు అవసరమైన నీరు సక్రమంగా పారుదలవుతుందన్నారు. కాలువ అడుగు భాగంలో శ్లాబ్‌ను ఆరు అంగళాలు తగ్గించాలని కోరారు. ఈ కాలువ కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు సాగవుతుందన్నారు. దీనిపై అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. వినతి అందించిన వారిలో రుక్మాంగధరరావు, బీహెచ్ బాలాజీదాస్, ఎన్.సిద్ధార్థరావు, కె.సత్యనారాయణ, పి.రాంబాబు తదితరులు ఉన్నారు.

సామాజిక న్యాయానికి జగన్ అధిక ప్రాధాన్యం

- మండపేట చైర్‌పర్సన్ దుర్గారాణి
- అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి భారీగా తరలి వెళ్లిన దళితులు, బీసీలు

కపిలేశ్వరపురం: రాష్ట్రంలో సామాజిక న్యాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని మండపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, పలు గ్రామాల దళిత, బీసీ సామాజిక వర్గాల ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. విజయవాడలో 150 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహంతో కూడిన స్మృతవనం ప్రారంభోత్సవానికి శుక్రవారం తరలి వెళ్తున్న వాహనాలను చైర్‌పర్సన్ దుర్గారాణి ప్రారంభించారు. మండపేట మండలంలోని 12 పంచాయతీల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు వాహనాల్లో పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కార్యక్రమాల్లో మండపేట మండల ప్రజాప్రతినిధులు బూరిగ ఆశీర్వాదం, తాతపూడి ఉషారాజేష్, గొలుగూరి అన్నపూర్ణ, నాయకులు పలివెల సుధాకర్ పాల్గొన్నారు.

కపిలేశ్వరపురం మండలం నుంచి..

మండలంలోని 19 పంచాయతీల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విజయవాడకు తరలి వెళ్లారు. ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి , ప్రజాప్రతినిధులు గొల్లపల్లి సోనియా, పలివెల మధు, నాయకులు నక్కా సింహాచలం, గూటం సత్యనారాయణ, ఏలేటి గంగరాజు, పీతల బంగారం, ఎం. శివకుమార్, పాలింగి కిశోర్, నేల సూర్యకుమార్, పాలింగి శ్రీనివాస్, చిల్లా లోవరాజు, మాతా నాగేశ్వరరావు తదితరులు తరలివెళ్ళారు.



మండపేటలో యాత్రను ప్రారంభిస్తున్న చైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి

దేశానికే స్ఫూర్తిదాయకం అంబేడ్కర్ స్మృతివనం

రామచంద్రపురం: దేశంలో ఎక్కడా లేని విధంగా 208 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహంతో పాటుగా స్మృతివనం ఏర్పాటు చేయటం రాష్ట్రంలో అమలు చేస్తున్న సామాజిక న్యాయానికి చిహ్నమని నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ అన్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బహుజనులు, వైఎస్ఆర్ సీపీ నేతలు తరలివెళ్లారు. సుమారుగా 18 బస్సులు, 50 కారుల్లో వెయ్యి మంది విజయవాడకు తరలివెళ్లగా ఆ బస్సులను జెండా ఊపి సూర్యప్రకాశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతోందన్నారు. గత నాలుగున్నరేళ్ల వైఎస్ఆర్ సీపీ పాలనలో బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాల వారికి అంబేడ్కర్ కలలు గన్న నిజమైన సామాజిక న్యాయం అందుతోందన్నారు. దీనికి చిహ్నంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నడిబొడ్డున బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ద్వారా బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని మనమంతా తిరిగి ముఖ్యమంత్రిని చేద్దామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పండు గోవిందరాజు, కె.గంగవరం మండల వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ పెట్టా శ్రీనివాసరావు, పట్టణ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోలమూరి శివాజీ, పార్టీ నేతలు పోలినాటి వరప్రసాద్ మూడు మండలాలు, పట్టణానికి చెందిన పార్టీ నేతలు, బహుజన నేతలు తదితరులు పాల్గొన్నారు.



బస్సుల్లో విజయవాడ తరలివెళ్తున్న కపిలేశ్వరపురం మండల ప్రజలు

కాజులూరు మండలం నుంచి...

కాజులూరు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా విధానాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో నూరుశాతం అమలవుతోందని రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ అన్నారు. శుక్రవారం విజయవాడలో జరుగనున్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి కాంస్య విగ్రహావిష్కరణకు కాజులూరు మండల గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు బస్సులు, ప్రైవేటు వాహనాలపై అధిక సంఖ్యలో తరలివెళ్లారు. గొల్లపాలెంలో సూర్యప్రకాశ్ వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి బస్సుయాత్రను ప్రారంభించారు. ఎంపీపీ మాత బారతి, మురళి, జెడ్పీటీసీ సభ్యుడు వనుం వెంకటసుబ్బారావు, వైఎస్సార్‌సిపి మండల యువజన విభాగ అధ్యక్షుడు పెంకే వెంకటరమణ, యువజన విభాగ కార్యదర్శి నిమ్మితి విజయ్, పార్టీ దళిత నాయకులు పోలినాటి సూర్యచంద్రం, పోతురాజు బాబురావు, పార్టీ మండల సేవాదళ్ కన్వీనర్ టేకుమూడి దుర్గారావు, కుయ్యేరు సర్పంచ్ పిల్లి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.



విజయవాడ వెళుతున్న బస్సులకు జెండాను ఊపి ప్రారంభిస్తున్న సూర్యప్రకాశ్

20 కుటుంబాలనూ జాబితాలో చేర్చాలి

మామిడికుదురు: పాశర్లపూడి పల్లవపాలెంలో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణం వల్ల మొత్తం 50 కుటుంబాలు నిరాశ్రయులవుతున్నాయని, అందులో 30 కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం ఆశ్రయం కలిప్తోందని మిగిలిన 20 కుటుంబాలను కూడా జాబితాలో చేర్చి వారికి కూడా ఆశ్రయం కల్పించాలని కోరుతూ డెమోక్రటిక్ ట్రెడిషినల్ ఫిష్ వర్కర్స్ ఫోరమ్ శుక్రవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం ఇచ్చింది. అమలాపురంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చామని ఫోరమ్ కార్యదర్శి చింతా శ్రీనివాస్ తెలిపారు. దీంతో పాటు రైల్వే బ్రిడ్జి నిర్మాణం వల్ల ఇసుక మేటలు వేయడంతో 24 మత్స్యకార సొసైటీల సభ్యులు జీవనోపాధి కోల్పోతున్నారని, వారికి కూడా న్యాయం చేయాలని కోరింది.

వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి భక్తుల విరాళాలు

ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ అవరణలో నిర్మిస్తున్న వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి కొయ్యలగూడెంకు చెందిన నాటకసాల వెంకటరాజు, సత్యవతి దంపతులు రూ.60,116, విశాఖపట్నానికి చెందిన టి.శేషకుమార్, లక్ష్మి దంపతులు రూ.25 వేలు, ఆలమూరు మండలం మూలస్థానానికి చెందిన యూఎల్ఎం వెంకట సూర్యప్రకాష్ రూ.21,720 విరాళం అందించినట్టు ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్‌రాజు, ఆలయ ఈఓ ముదునూరి సత్యనారయణరాజు తెలిపారు. దాతకు ఆలయ సిబ్బంది చేతుల మీదుగా స్వామి వారి చిత్రపటం అందజేశారు.

పూర్వ విద్యార్థుల కలయిక

కపిలేశ్వరపురం (మండపేట): ఆ పాఠశాల పదో తరగతి విద్యార్థులు 39 ఏళ్ల తర్వాత సమావేశమయ్యారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా దీర్ఘకాలం తర్వాత కలుసుకున్నారు. పిల్లలు పెద్దలై పలు రంగాల్లో స్థిరపడిన సంగతులను ఒకరికొకరు చెప్పుకుంటూ సందడిగా గడిపారు. హృదయం ఉప్పొంగిన వేళ వారి కలయిక ఆనందాల హరివిల్లును తలపించింది. మండపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల 1984–85 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు శుక్రవారం సమావేశమయ్యారు. పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో సమావేశమైన పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా హాజరై సందడి చేశారు. వారి దీర్ఘకాలపు పరిచయాన్ని ప్రతిబింబించేలా గ్రూపు ఫోటో దిగారు. పూర్వ విద్యార్థులు వాడ్రేవు శ్రీనివాస్, శెట్టి నాగేశ్వరరావు, యేలేటి వెంకటేశ్వరరావు, కర్రి వెంకటరమణ, దూలం నాగు, మన్యం ప్రసాద్, విజ్ఞాన్ గణేష్, చింతల శ్రీనివాస్, నామాల సత్యనారాయణ, సయ్యద్ రబ్బానీ, అల్తాఫ్, సలాది వెంకట్రావు, పాంద్రంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



మండపేటలో కలుసుకున్న పూర్వ విద్యార్థులు